క్లుప్తంగా

తండాల రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్ ది

వీర్నపల్లి: రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలను ప్రత్యేక జీపీలుగా ఏర్పాటుచేసి పెద్దఎత్తున పునాదులు కేటాయించి రూపురేఖలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని జెడ్పీటీసీ కళావతి అన్నారు. వీర్నపల్లి మండలకేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. తండాలను జీపీలుగా మార్చి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఇందుకు సరిపడా నిధులు కేటాయిస్తున్నారన్నారు. గిరిజనులకు రిజర్వేషన్ పెంచడమే కాకుండా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు గిరిజనులు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు.

వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా చేయాలి


పొలంలో నిరసన తెలుపుతున్న నాయకులు

ఇల్లంతకుంట: వ్యవసాయానికి 24గంటల కరెంటు సరఫరా చేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం కనీసం 10 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని సీపీఐ అనుబంధ రైతు సంఘం జిల్లాకార్యదర్శి మంద సుదర్శన్ అన్నారు మండలంలోని వంతడుపుల, గాలిపల్లి, తాళ్లపల్లి, ముస్కాన్‌పేట, జంగంరెడ్డిపల్లి, అనంతారం తదితర గ్రామాల్లోని వ్యవసాయ పొలాలను శనివారం పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న సర్కారు మాటలు వట్టి నీటిమూటలేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. లక్ష్మణ్, మల్లేశం,బాలయ్య, తిరుపతిరెడ్డి తదితరులున్నారు.

సబ్సిడీ ఎత్తేసిన సర్కార్...


మాట్లాడుతున్న నాయకులు

ఎల్లారెడ్డిపేట: రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా పేరుతో రైతులను మోసం చేస్తోందని సబ్సిడీ ఎత్తేసి నిలువునా ముంచుతోందని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోపి, అసెంబ్లీ కన్వీనర్ కొరెన్ల మల్లారెడ్డి అన్నారు. అల్మాస్‌పూర్‌లో శనివారం శక్తికేంద్రం కార్నర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో ఇప్పటివరకు డబుల్ బెడ్రూంల ఊసేలేదన్నారు. తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ రైతులను మోసం చేస్తూనే ఉన్నారని, హామీల అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దళితబంధు, మూడెకరాల భూమి హామీలకే పరిమితమైందన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలన్నారు. నాయకులు చందు, జితేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వంశీ, అనిల్, భార్గవ్, దీపక్, అరవింద్, పాల్గొన్నారు.

గోశాలలకు రాజన్న కోడెలు


కోడెలను అందజేస్తున్న అధికారులు

వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలోని కోడెలను వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రానికి చెందిన భారత్ గోశాలకు 40 కోడెలను శనివారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు శ్రీనివాస్, నరసింహమూర్తి, శంకర్, శ్యామ్ తదితరులు ఉన్నారు.

16 మందిపై కేసు

వీర్నపల్లి: వీర్నపల్లి మండలం కంచర్ల శివారులోని వెంకట్రాయిని చెరువులో దొంగతనంగా చెరువులోకి దిగి చేపలు పట్టిన 16 మందిపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై నవత తెలిపిన వివరాలు. సమీప తండాకు చెందిన కొందరు చెరువులోకి దిగి చేపలు పట్టారు. సమాచారం అందుకున్న మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు అబ్బనవేని తిరుపతి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా చేపలు పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.

పెట నూతన కార్యవర్గం

సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గాన్ని సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డి.రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎస్.శ్రీనివాస్, సంధ్యారాణి, బి.పర్శరాములు, ఎస్.రాజు,సంయుక్త కార్యదర్శులుగా డేవిడ్సన్, ఎ.రాజశేఖర్, సునంద, డి.నరేశ్, కోశాధికారిగా టి.శ్యాంసుందర్, కార్యవర్గ సభ్యులుగా అజయ్, భాను, రజిత, జ్యోతి, రమేశ్ ఎన్నికయ్యారు.

అందానికే అందం

- సౌందర్యానికి మగువల ప్రాధాన్యం
- పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ప్రత్యేకం
- మేకప్‌కు పెరుగుతున్న ఆదరణ
- నచ్చినట్లు రెడీ అవుతున్న యువతులు
- బ్యూటీ పార్లర్లకు పెరుగుతున్న గిరాకీ



యువతికి మేకప్ వేస్తున్న బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు

సిరిసిల్లఅర్బన్: అందంగా ముస్తాబవడం అంటే మగువలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగలైనా, పబ్బాలైనా, వేడుకలైనా నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు కోరుకుంటున్నారు మహిళలు. మేకప్‌లు వేసుకుని తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. దీనికోసం బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకడుగు వేయకుండా తమకు నచ్చినవిధంగా రెడీ అవుతున్నారు. మహిళల సౌందర్యాభిరుచికి తగ్గట్టుగా సిరిసిల్ల పట్టణంలో అనేక చోట్లా బ్యూటీపార్లర్లు వెలిశాయి. మహిళల ఆసక్తిని, అభిరుచిని గమనించి బ్యూటీ పార్లర్ల నిర్వాహకులు వారికి ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు.

అందానికి పెరుగుతున్న ప్రాధాన్యత



పూర్వం నుంచి పడతుల అందచందాలకు అతివలు ఇస్తున్న ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. మారుతున్న కాలనుకణుగుణంగా మహిళలు సౌందర్యంగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేడుకలు, పెళ్లిళ్లు జరిగినా ప్రత్యేక ఆకర్షణగా తయారువుతున్నారు. పెళ్లికూతరు, వారి కుటుంబ సభ్యులు మేకప్ వేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. కట్టు బోట్టుకు తగ్గట్టుగానే తమ లైఫ్‌స్టైల్‌కి మారి బాహ్య సౌందర్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

మేకప్‌లను బట్టి ధరలు




సౌందర్య సంరక్షణకు మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వేడుకలు ఉన్నా లేకున్నా ఆకర్షణీయంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తున్నారు. మేకప్ విషయంలో ఎంత ఖర్చుకైనా వెనకాడడం లేదు. బ్యూటీ పార్లర్ల ద్వారా స్కీన్‌కేర్, ఫేషియల్, ఐబ్రోస్, హెయిర్ డిజైనింగ్, నార్మల్ మేకప్, వాటర్ ప్రూఫ్ మేకప్, హెచ్‌డీ మేకప్, బ్రైడల్ మేకప్, హెయిర్ బ్రెష్ మేకప్ వంటి రక రకాల మేకప్‌లు అందుబాటులో ఉన్నాయి. మేకప్‌ని బట్టి ధరలు కూడా పెరుగుతాయని బ్యూటీపార్లర్ల నిర్వాహకులు చెబుతున్నారు. సాధరణంగా రూ. 5వేల నుంచి రూ.25వేల వరకు ధరలు ఉంటున్నాయి.

గిరాకీ పెరుగుతోంది



ప్రతీ మహిళ అందంగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. వేడుకలు ఉన్నా లేకున్నా అందాన్ని రెట్టిపు చేసుకునేందుకు బ్యూటీపార్లర్లను ఆశ్రయిస్తున్నారు. పెళ్లి కూతురుతో పాటు, కుటుంబ సభ్యులు సైతం మేకప్ వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బ్యూటీ పార్లర్లకు గిరాకీ పెరుగుతోంది.

– కుషుగుంపుల మహతి, బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు

ఆకర్షణీయంగా ఉండేందుకు



సౌందర్య రక్షణకు మహిళలు ఎక్కువగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వేడుకల్లో నలుగురిలో ఆకర్షణీయంగా కనిపించేందుకు ఆసక్తి చూపిస్తారు. హైదరాబాద్ తరహాలో అన్నిరకాల హంగులతో కూడిన బ్యూటీ పార్లర్లు అందుబాటులో ఉన్నాయి.

– నందగిరి రజిత, సిరిసిల్ల

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


పనులను పరిశీలిస్తున్న జిల్లా అధ్యక్షుడు ఆగయ్య

ఎల్లారెడ్డిపేట: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి అటవీశాఖ అతిథి గృహం భవనం శిథిలావస్థకు చేరుకోగా దాన్ని కూల్చివేసి అదేస్థలంలో వ్యవసాయ గోదాంతో పాటు జిమ్ నిర్మిస్తుండగా పనులను పరిశీలించి మాట్లాడారు. నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేసి అందుబాటులోకి తేవాలన్నారు. వచ్చే సీజన్ వరకు ఎరువులు విత్తనాలతో పాటు ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాం అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ పాశం సరోజన, ఎంపీటీసీ శ్రీనివాస్, గ్రామస్తులు ఉన్నారు.

విద్యుత్ కోతలతో ఎండుతున్న పొలాలు

బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని మల్కాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ కెపాసిటీ లేక విద్యుత్ మోటార్లు ఆన్‌చేసిన వెంటనే ఆగిపోతున్నాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మల్కాపూర్ గ్రామ రైతుల పంటలకు సరైన ఓల్టేజీలో విద్యుత్ రాకపోవడంతో 25 ఎకరాల మేరపంట ఎండిపోయిందన్నారు. విద్యుత్ ఫీడర్లు మార్చాలని అధికారులు చెబుతున్నారని రైతులు తెలిపారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫీడర్లు మార్చి రైతులకు నాణమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి

చందుర్తి: డబ్బులు తీసుకుని విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని చందుర్తి మండలం బండపల్లి గ్రామ రైతులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరునెలల క్రితం డబ్బులు తీసుకుని ఇప్పటి వరకు రశీదులు ఇవ్వక, అటు విద్యుత్‌స్తంభాలు వేయక ఇబ్బంది పెడుతున్నారని జీపీ కార్యాలయంలోనే సెస్ సిబ్బందితో రైతులు రామయ్య, కనుకయ్య గొడవకు దిగారు. అసలే విద్యుత్ కోతలతో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ అధికలోడ్‌తో ఫ్యూజ్‌వైరు తరుచుపోతోందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

కంకర కష్టాలు ఇంకెన్నాళ్లు?

- అధ్వానంగా రామన్నపేట, మంగళ్లపల్లి రహదారులు
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు
- ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు


నడిచేందుకు వీలులేకుండా తయారైన రోడ్డు

కోనరావుపేట: మండలానికి చివరి గ్రామాలైన మంగళ్లపల్లి, రామన్నపేట గ్రామాలు పట్టణాలకు దగ్గరగా ఉన్నా, సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్డు పై ప్రయాణించేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రతీపల్లెకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామన్న ప్రజాప్రతినిధులు ఈ గ్రామాల కు రోడ్డు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


అధ్వానంగా రహదారులు

మంగళ్లపల్లి గ్రామం కోనరావుపేట–వేములవాడ మండలాలకు మధ్యన ఉంటుంది. మండలంలో చిట్టచివరి గ్రామమైన మంగళ్లపల్లి నుంచి వేములవాడ మండలం లింగంపల్లి, హన్మాజీపేట మీదుగా వేములవాడకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. సుద్దాల క్రాసింగ్ నుంచి మంగళ్లపల్లి వరకు తారురోడ్డు నిర్మించకపోవడంతో, కంకరతేలి అధ్వానంగా తయారైంది. ఈక్రమంలో రామన్నపేట – సుద్దాల గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల మేర రహదారిపై కంకర తేలి నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది.

వాహనదారులకు తిప్పలు

ఈ రెండు రహదారుల వెంట రైతుల పంట పొలాలు సాగుచేస్తున్నారు. సుద్దాల, పల్లిమక్త గ్రామాల ప్రజలకు సిరిసిల్ల జిల్లాకేంద్రానికి వెళ్లాలంటే ఇది దగ్గరి దారి. దీంతో ఎక్కువ మంది వాహనదారులు ఈ దారివెంట వెళ్తుంటారు. అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.


రహదారి నిర్మించాలి



సుద్దాల నుంచి రామన్నపేటకు వెళ్లే రహదారి మొత్తం కంకర తేలి వాహనాలు వెళ్లలేక, నడిచే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులు మారుమూల గ్రామాలకు సరైన రహదారిని వేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రహదారిని తారురోడ్డుగా మారిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

– సుంకరి మహేశ్, సుద్దాల

ఫలితం శూన్యం



మండలంలోని దాదాపు అన్ని గ్రామాలకు తారురోడ్డు సౌకర్యం ఉంది. సుద్దాల వరకు రోడ్డుంది. అక్కన్నుంచి పల్లెకు రెండు, మూడు కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డును నిర్మించాలని ప్రజాప్రతినిధులను పలుమార్లు కోరినా ఇప్పటివరకు ఈ రోడ్డుకు మోక్షం కలుగడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పట్టించుకుని రహదారుల నిర్మాణానికి కృషి చేయాలి.

– బాధవేణి బాలరాజు, మంగళ్లపల్లి

అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి


మాట్లాడుతున్న కోడం రమణ

తంగళ్లపల్లి: అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. శనివారం మండలకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామీఇచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నాయన్నారు. మండలంలో ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. స్వయంగా లబ్ధిదారులే నిర్మించుకోవాలంటే పర్మిషన్ సాకుతో నిర్మించుకోకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హామీల అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పేదలకు స్థలం లేని వారికి 121 గజాలు స్థలం ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం నుంచి సీపీఎం తంగళ్లపల్లి కార్యాలయంలో డబుల్‌బెడ్రూం ఇళ్లకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం నాయకులు మోర అజయ్, అన్నల్దాస్ గంగాధర్, రమేశ్‌చంద్ర, గోరిట్యాల రాజమల్లు, కుడిక్యాల కనకయ్య, మూషం శంకర్, కోడం వేణు తదితరులు పాల్గొన్నారు.


గుండారంలో ఎన్నికైన సెస్ ప్రతినిధులు


వెంకట్రావుపల్లిలో సెస్ గ్రామ ప్రతినిధుల ఎన్నిక

సెస్ ప్రతినిధుల ఎన్నిక..

ఎల్లారెడ్డిపేట: మండలంలోని రాచర్ల గుండారం జీపీ వద్ద శనివారం సెస్ ప్రతినిధులను గ్రామస్తుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతినిధులుగా గుగులోత్ గణేశ్, అల్లి నర్సయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్య శంకర్ నాయక్, ఉపసర్పంచ్ బాలయ్య, వార్డు సభ్యులు సెస్ అధికారులు పాల్గొన్నారు.

బోయినపల్లి: మండలంలోని వెంకట్రావుపల్లిలో శనివారం సెస్ ప్రతినిధుల ఎన్నిక నిర్వహించారు. గ్రామానికి చెందిన కూసరాజేందర్, సావనపెల్లి కొమురయ్య గ్రామ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. సర్పంచు నందయ్య సెస్ సిబ్బంది ఉన్నారు.

ఘనంగా శివార్చన

- శివ నామస్మరణతో మార్మోగిన బండపల్లి
- పూజలో పాల్గొన ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్ పర్సన్ ఉమ


స్వాములకు భోజనం వడ్డిస్తున్న తుల ఉమ

చందుర్తి: మండలంలోని బండపల్లి శ్రీలక్ష్మీవేంకటేశ్వ ర స్వామి కల్యాణ మండపంలో శివార్చన పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు 200 మందికి పైగా శివస్వాములు శివార్చ న పూజలో పాల్గొన్నారు. శివ నామస్మరణతో గ్రా మం మర్మోగింది. సుమారు మూడు గంటలు పూజ లు నిర్వహించారు. ఈ పూజల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తులఉమ పాల్గొని స్వా మివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శివస్వాములకు అన్నదానం చేశారు. గ్రామంలోని మ్యాకల లత–రాజమల్లు దంపతులు శివార్చన పూజచేసి స్వాములకు బిక్ష, గ్రామస్తులకు అన్నదానంచేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు రాకేశ్, నా యకులు సిరికొండ శ్రీనివాస్, మ్యాకల మహిపాల్, అంబాల శ్రీకాంత్, తీపిరెడ్డి మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


పోచమ్మ ఆలయంలో బోనం మొక్కులతో భక్తులు

గ్రామ దేవతలకు బోనం మొక్కులు




ఎల్లారెడ్డిపేట: మండలకేంద్రంలో శనివారం గ్రామదేవతలు పోచమ్మ, ఎల్లమ్మకు అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పోతరాజుల వేషధారణ, శివసత్తుల పూనకాలు, బైండ్లోళ్ల డప్పుచప్పుళ్లు ఆటపాటల మధ్య బోనంతీశారు. సర్పంచ్ నేవూ రి వెంకట్‌రెడ్డి సొంత ఖర్చులతో నిర్వహించిన బోనాలకు హైదరాబాద్ నుంచి 60 మంది గంగపుత్రులు ప్రత్యేక బస్సులో ఎల్లారెడ్డిపేటకు తరలివచ్చి మొక్కుల చెల్లించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత, సింగిల్‌విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, బండారి బాల్‌రెడ్డి, మేగి నర్సయ్య, గుండాడి వెంకటరెడ్డి, నేవూరి నరసింహారెడ్డి, ఎడ్ల సందీప్, గ్రామస్తులు పాల్గొన్నారు.


బోనాలతో ఆలయానికి తరలివెళ్తున్న మహిళలు

దళిత సంఘం అధ్యక్షుడిగా రాజు

ముస్తాబాద్: పట్టణ దళిత సంఘం అధ్యక్షుడిగా దుబ్బాక రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా సుంచు కృష్ణప్రసాద్, ప్రధానకార్యదర్శిగా ముక్క మల్లయ్య, కోశాధికారులుగా గద్దల భాస్కర్, మాదూరి బాబు సంయుక్త కార్యదర్శులను ఎన్నుకున్నారు.